## శంషాబాద్ నుంచి వెళ్లిన విమానాలు వెనక్కి..

శంషాబాద్ రూరల్, సెప్టెంబరు 25 : ముంబయిలో వాతావరణం అనుకూలించక పోవడంతో శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి వెళ్లిన పలు విమానాలు తిరిగి వచ్చాయి. విశ్వసనీయ సమాచారం మేరకు మధ్యాహ్నం 3.45 గంటలకు విస్తార విమానం ముంబయి బయల్దేరి వెళ్లింది. వాతావరణం అనుకూలకంగా లేదని ముంబయి ఏటీసీ అధికారులు ల్యాండింగ్‌కు అనుమతించలేదు. దీంతో విమానం వెనక్కి వచ్చి తిరిగి శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ల్యాండైంది. అలాగే మరో రెండు విస్తార, ఇండిగో విమానాలు కూడా ముంబయి వెళ్లి తిరిగి శంషాబాద్‌కు వచ్చినట్లు తెలుస్తోంది.

# హైడ్రా యాక్షన్ షురూ

**వీరమోని చెరువు పాటు కాలువ వద్ద ఆక్రమణల తొలగింపు**

షాద్‌నగర్, సెప్టెంబరు 25 : షాద్‌నగర్‌లో హైడ్రా యాక్షన్ షురువైంది. ఆక్రమణలపై తొలి పంజా విసిరింది. ఈనెల 5వ తేదీన 'చెరువు శిఖం హాంఫట్' అనే శీర్షిక 'ఆంధ్రజ్యోతి'లో ప్రచురితమైంది. దీనికి స్పందించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చెరువులు, కుంటలు, పాటు కాలువల సంరక్షణకు చర్యలు చేపట్టారు. ఇరిగేషన్ అధికారులతో సమావేశం నిర్వహించి ఆక్రమణలను తొలగించాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో బుధవారం ఫరూఖ్‌నగర్ మండలం లింగారెడ్డిగూడ గ్రామం వద్ద ఉన్న వీరమోని చెరువు పాటు కాలువను ఆనుకుని నిర్మించిన ప్రహరీని కూల్చివేశారు.

### ఎందుకు కూల్చారంటే..?

లింగారెడ్డిగూడ గ్రామ శివారులోని వీరమోని చెరువును ఆనుకుని పాటు కాలువ నిర్మించారు. ఈ పాటు కాలువకు అడ్డంగా ఓ వ్యక్తి ప్రహరీ నిర్మించారు. దీంతో కాలువ వెంట వెళ్లాల్సిన నీరు ప్రహరీ వద్దే నిలుస్తుంది. చాలారోజులుగా ఆ గోడను తొలగించాలని నీటిపారుదల శాఖ అధికారులకు గ్రామస్థులు విన్నవించినా పట్టించుకోలేదు. ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలకు వరద నీరు రోడ్డుపైకి, సమీపంలోని పంట పొలాల్లోకి చేరుతుంది. దీంతో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీనిపై ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు సైతం ఆందోళన వ్యక్తం చేశారు. నగరంలో హైడ్రా హంగామా ప్రారంభం కావడంతో ఆక్రమణలపై 'ఆంధ్రజ్యోతి'లో వరుస కథనాలు ప్రచురించింది. వీటిపై స్పందించిన ఎమ్మెల్యే ప్రహరీని తొలగించాలని అధికారులను ఆదేశించారు.



చెరువు ఆక్రమణలపై ఈ నెల 5న 'ఆంధ్రజ్యోతి'లో ప్రచురితమైన కథనం

ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్


పాటు కాలువ వద్ద నిర్మించిన గోడను కూల్చివేస్తున్న జేసీబీ

# రైతు బేజార్

**పాత పోలీస్ క్వార్టర్స్ ఖాళీ స్థలంలో కూరగాయల విక్రయాలు**



- ఇబ్రహీంపట్నంలో రైతు బజార్ లేక అవస్థలు
- రోడ్ల పక్కనే ఆకుకూరలు, కూరగాయల విక్రయాలు
- వసతులు లేక ఇబ్బందుల్లో మహిళలు
- అందుబాటులోకి రాని ఇంటిగ్రేటెడ్ మార్కెట్, మున్సిపల్ కాంప్లెక్స్

ఇబ్రహీంపట్నం, సెప్టెంబరు 25 :పేరుకే పట్టణం.. వసతులు మాత్రం శూన్యం అన్నట్లుంది ఇబ్రహీంపట్నం పరిస్థితి. 50 వేల జనాభా ఉన్న ఈ పట్టణం దినదినాభివృద్ధి చెందుతుంది. కానీ కనీసం ఇక్కడ రైతు బజారు కూడా లేకపోవడం శోచనీయం. ఈ ప్రాంతంలో అనేక బడా కంపెనీలు ఏర్పాటవుతున్నా రైతులు కూరగాయలు అమ్ముకోవడానికి ఇప్పటివరకు సరైన స్థలం లేదు. ఎంతో శ్రమకు ఓర్చి పండించిన కూరగాయలను రైతులు రోడ్ల పక్కన అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ రహదారుల వెంట కూరగాయలను కుప్పలుగా పోసి విక్రయిస్తున్నారు.

**మొదలెట్టారు.. వదిలేశారు**

మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పాత పోలీస్ క్వార్టర్స్ వద్ద రెండేళ్ల క్రితం రూ.1.06 కోట్ల వ్యయంతో 36 మడిగెలతో కూరగాయల కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టారు. నేటికీ దానిని అందుబాటులోకి తీసుకురాలేదు. పక్కనే రూ.4.50 కోట్ల ఖర్చుతో చేపట్టిన ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్‌వెజ్ మార్కెట్ కాంప్లెక్స్ నిర్మాణం పిల్లర్ల దశలోనే నిలిచిపోయింది. 2022 ఫిబ్రవరిలో దీని నిర్మాణం ప్రారంభించినా అప్పటి ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదు. దీంతో అర్ధంతరంగా పనులు నిలిపేశారు.

**రోడ్డు పక్కనే విక్రయాలు**

వ్యవసాయ మార్కెట్ యార్డులో కూరగాయల మార్కెట్ ఉన్నా అది కమీషన్ ఏజెంట్ల వరకే పరిమితమైంది. రైతులు తాము పండించిన కూరగాయలు, ఆకుకూరలు నేరుగా అమ్ముకోవడానికి వీలు లేకుండా ఉంది. దీంతో రోడ్ల పక్కన విక్రయాలు జరుపుతున్నారు. మంచాల రోడ్డులోని పాత పోలీస్ క్వార్టర్స్ ఖాళీ స్థలం ఆకుకూరల విక్రయాలకు కేరాఫ్‌గా మారింది. ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం మండలాల రైతులు ఆకుకూరలు తెచ్చి ఇక్కడే అమ్ముకుంటుంటారు. ప్రతీ రోజు తెల్లవారుజామున 4 గంటల నుంచి ఉదయం పది గంటల వరకు ఇక్కడ వ్యాపారం సాగుతుంది. కనీసం షెడ్లు లేకపోవడంతో వానకు తడుస్తూ, ఎండకు ఎండుతూ, చలికి వణుకుతూ రైతులు విక్రయాలు జరుపుతున్నారు. మూత్రశాలలు, మరుగుదొడ్లు లేకపోవడంతో మహిళలు ఇబ్బంది పడుతున్నారు. కనీసం తాగునీటి సౌకర్యం కూడా లేదు.

**వ్యవసాయ మార్కెట్‌లో రైతుబజార్ ఏర్పాటు చేయాలి**



వ్యవసాయ మార్కెట్లో రైతు బజార్ ఏర్పాటు చేస్తామని పాలకులు చెబుతున్నారే తప్ప అమలుకు నోచు కోవడం లేదు. పాత పోలీస్ క్వార్టర్స్ వరకు వెళ్లాలంటే మహిళలు, వృద్ధులు ఇబ్బంది పడుతున్నారు.

- ఏనుగు సుధాకర్‌రెడ్డి, రైతు, తుర్కగూడ, ఇబ్రహీంపట్నం మండలం

**మూత్రశాలలు లేక ఇబ్బంది**



ఆకు కూరలు అమ్మేచోట మూత్రశాలలు, మురుగుదొడ్లు లేక మహిళలు ఇబ్బంది పడుతుంట్రు. సౌకర్యాలు కల్పించాలనే ధ్యాస మున్సిపాలిటీ అధికారులకు లేదు. ఇక్కడ తాత్కాలిక షెడ్లు అయినా వేయాలి.

- సల్ల రజిత, లింగంపల్లి, మంచాల మండలం

**మార్కెట్‌లో సౌకర్యాలు కల్పిస్తాం**



రైతు బజార్ ఏర్పాటు విషయమై వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులతో చర్చిస్తాం. అప్పటివరకు పాత పోలీస్ క్వార్టర్స్ వద్ద నిర్మించిన మార్కెట్ కాంప్లెక్స్‌ను త్వరలో అందుబాటులోకి తెస్తాం. ఇక్కడ తక్కువ సంఖ్యలో మడిగెలు ఉన్నందున లాటరీ పద్ధతిన కేటాయించాలని నిర్ణయించాం. ఆకుకూరల మార్కెట్‌కు వచ్చే రైతులు ఇక్కడి మూత్రశాలలు, మరుగుదొడ్లను ఉపయోగించుకోవచ్చు.

- రవీందర్ సాగర్, ఇబ్రహీంపట్నం మున్సిపల్ కమిషనర్

**రోజుకు రూ.లక్షల్లో వ్యాపారం**

ఇక్కడ 300 మందికి పైగా రైతులు ఆకుకూరలు తెచ్చి విక్రయిస్తున్నారు. రూ.6 లక్షల నుంచి రూ.7లక్షల వ్యాపారం జరుగుతుంది. హోల్‌సేల్ ధరల్లో ఆకుకూరలు లభిస్తుండటంతో ఇబ్రహీంపట్నం పట్టణ ప్రజలు ఎక్కువగా ఇక్కడికి వచ్చే కొనుగోలు చేస్తుంటారు. కొందరు మహిళలు ఈ మార్కెట్ నుంచి ఆకుకూరలు కొనుగోలు చేసి నగరంలోని కాలనీల్లో విక్రయిస్తుంటారు.

# మూసీ ప్రక్షాళనకు చర్యలు

- నది పరీవాహక ప్రాంతాల్లో 332 అక్రమ నిర్మాణాలు
- డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఇచ్చాక అక్రమ నిర్మాణాల తొలగింపు : కలెక్టర్ శశాంక


మాట్లాడుతున్న కలెక్టర్ శశాంక

రంగారెడ్డి అర్బన్, సెప్టెంబరు 25 : మూసీ ప్రక్షాళనకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ శశాంక తెలిపారు. నది పరీవాహక ప్రాంతం అభివృద్ధి, అక్రమ నిర్మాణాల తొలగింపుపై బుధవారం రాజేంద్రనగర్‌లోని రెవెన్యూ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూసీ పరీవాహక ప్రాంతంలో నివాసం ఉండే అర్హులైన పేదలకు డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్లను కేటాయించేందుకు వివరాలు సేకరించాలని సూచించారు. గండిపేట్, రాజేంద్రనగర్ మండలాల్లోని మూసీ పరీవాహక ప్రాంతాలలో 332 అక్రమ నిర్మాణాలను గుర్తించినట్లు తెలిపారు. గండిపేట్ మండలంలో 32, రాజేంద్రనగర్ మండలంలో 300 నిర్మాణాలు ఉన్నాయని వివరించారు. వాటిని తొలగించే ముందు అక్కడ ఉన్నవారికి మరోచోట డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పారు. తొలుత నాలుగు బృందాలను ఏర్పాటు చేసి ఆక్రమణల తొలగింపుపై నది పరీవాహక ప్రాంత ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఈ టీముల్లో పోలీసు, రెవెన్యూ, మున్సిపల్, సర్వే డిపార్ట్‌మెంట్ ఇతర సిబ్బంది ఎనిమిది నుంచి పది మంది ఉండాలన్నారు. వీరంతా ఇంటి పేపర్లు, యజమాని ఆధార్, కరెంట్ బిల్స్, అనుమతులు తదితర డేటాను సేకరించాలని సూచించారు. డబుల్‌బెడ్‌రూమ్‌ల కేటాయింపునకు నిర్వాసితుల చేతుల మీదుగానే డ్రా తీయిస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉంటున్న ఇంటిని ఖాళీ చేయించే సమయంలో రవాణా ఖర్చు కూడా ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. ఆక్రమణదారులు అక్కడి నుంచి తరలివెళ్లేలా బృందాలు నచ్చ చెప్పాలన్నారు. మూసీ పరీవాహక ప్రాంతాల్లో నివాసాలు, కమర్షియల్ ఆక్రమణలు ఏ మేరకు ఉన్నాయో వివరాలు సేకరించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, మూసీ రివర్ డెవలప్‌మెంట్ అథారిటీ జాయింట్ ఎండీ గౌతమి, డీసీపీ శ్రీనివాస్, రాజేంద్రనగర్ ఏసీపీ శ్రీని వాస్, మూసీ రివర్ డెవలపర్ ప్రాజెక్టు డిప్యూటీ కలె క్టర్ విజయలక్ష్మి, రాజేంద్రనగర్ ఆర్డీవో, రాజేంద్రనగర్ మున్సిపల్ కమిషనర్ రవికుమార్, నార్సింగ్ మున్సిపల్ అధికారులు, రాజేంద్రనగర్ తహసీల్దార్ రాములు, డిప్యూటీ తహసీల్దార్లు పాల్గొన్నారు.

**రోగులకు డాక్టర్లు అందుబాటులో ఉండాలి**

సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో డాక్టర్లు రోగులకు అందుబాటులో ఉండాలని కలెక్టర్ శశాంక ఆదేశించారు. బుధవారం రాత్రి కలెక్టరేట్‌లో వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చికెన్‌గున్యా, డెంగీ, మలేరియా కేసులు నమోదైతే వెంటనే ఆ కుటుంబాన్ని డాక్టర్లు పరిశీలించి చికిత్స అందించాలన్నారు. రక్త నమూనా సేకరించి అవసరమైన వైద్య పరీక్షలు చేయాలన్నారు. వ్యాధి నిర్ధారణ అయితే తగిన మందులు అందించాలని సూచించారు. సమావేశంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటేశ్వర్‌రావు, డాక్టర్ రాకేష్, డాక్టర్ పాపారావు, జిల్లా అదనపు వైద్యాధికారి విజయలక్ష్మి పాల్గొన్నారు.

# రాష్ట్ర వ్యాప్తంగా 'హైడ్రా' అవసరం

**మత్స్య సహకార ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్**



సదస్సులో మాట్లాడుతున్న సాయికుమార్

ఇబ్రహీంపట్నం, సెప్టెంబరు 25: చెరువులు, కుంటల పరిరక్షణ కోసం హైడ్రాను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాల్సిన అవసరం ఉందని మత్స్య సహకార ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ అన్నారు. గత ప్రభుత్వ హయాంలో చెరువులు, కుంటలు అధికంగా ఆక్రమణలకు గురయ్యాయని, ఈ ప్రభావం రైతులు, మత్స్యకారులపై పడిందన్నారు. తెలంగాణ మత్స్యకారులు, మత్స్య కార్మిక సంఘం (టీఎంకేఎంకేఎస్) ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నంలోని ఎన్ఆర్ గార్డెన్స్‌లో బుధవారం జరిగిన రాష్ట్ర సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. భూములకు ధరలు పెరగడంతో రియల్టర్లు ఎక్కడికక్కడా చెరువులు, కుంటలను చెరబట్టారని, దీంతో నీటి వనరులకు ముప్పు వాటిల్లిందన్నారు. ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ మత్స్యకారుల సమస్యలను సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తామన్నారు. గత ప్రభుత్వం పట్టించుకోకపోవడంతోనే చెరువులు, కుంటలు ఆక్రమణలకు గురయ్యాయని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వీటి పరిరక్షణకు చర్యలు తీసుకుంటుందన్నారు. టీఎంకేఎంకేఎస్ జాతీయ కార్యదర్శి లెల్లెల బాలకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో 5500 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలుండగా, అందులో 4.90 లక్షల మంది సభ్యులు ఉన్నారని గుర్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జలాశయాలను శాటిలైట్ సర్వే చేయించి ఎఫ్‌టీఎల్ హద్దులను ఏర్పాటు చేయాలన్నారు. కబ్జాదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 50 ఏళ్ల పైబడిన మత్స్యకారులకు పెన్షన్ మంజూరు చేయాలన్నారు. టీఎంకేఎంకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోరెంకల నర్సింహ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో టీజీఎంఎస్‌సీసీఎల్ రాష్ట్ర చైర్మన్ బొర్ర జ్ఞానేశ్వర్ ముదిరాజ్, నాయకులు కొప్పు పద్మ, చెనమోని శంకర్, సిద్దేశ్వర్ తదితరులున్నారు.

# యాచారంలో భారీ వర్షం

యాచారం, సెప్టెంబరు 25 : మండలంలో బుధవారం భారీ వర్షం కురిసింది. యాచారం, చౌదర్‌పల్లి, గున్‌గల్, నందివనపర్తి, మేడిపల్లి, మల్కీజ్‌గూడ, తమ్మలోనిగూడ గ్రామాలలో గంటపాటు కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. సాగర్ - హైదరాబాద్ ప్రధాన రహదారిపై వరద నీరు నిలవడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. ఈ వర్షం పంటలకు మేలు చేస్తుందని రైతులు హర్షం వ్యక్తం చేశారు.

**నిండుగా ప్రవహిస్తున్న ఈసీవాగు**

**మొయినాబాద్ :** రెండు రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలకు బుధవారం మండలంలోని ఈసీవాగు నిండుగా ప్రవహిస్తుంది. వాగు ప్రవాహంతో చుట్టుపక్కల గ్రామాల్లో భూగర్భజలాలలు పెరిగే అవకాశం ఉందని రైతులు అభిప్రాయపడుతున్నారు.


జలమయమైన సాగర్- హైదరాబాద్ ప్రధాన రహదారి


ఈసీ వాగులో నీటి పరవళ్లు

# పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం

షాబాద్, సెప్టెంబరు 25 : గర్భిణులు, బాలింతలు పోషకాహారం తీసుకోవాలని ఐసీడీఎస్ సీడీపీవో హెతిబా సూచిం చారు. బుధవారం షాబాద్‌లోని ఎంపీడీవో కార్యాలయంలోని సమావేశ మందిరంలో పోషకాహార వారోత్సవాల్లో భాగంగా చిన్నారులకు అక్షరాభ్యాసం, అన్నప్రాసన నిర్వహించారు. అలాగే పౌష్టికాహారంపై గర్భిణులు, బాలింతలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... గర్భిణులు, బాలింతలు తప్పనిసరిగా ఇద్దరికి సరిపడా పౌష్టికాహారం తీసుకోవాలన్నారు. తాజా ఆకుకూరలు, పండ్లు, పాల తోపాటు ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో అపర్ణ, సూపర్‌వైజర్లు రమాదేవి, సృజన, అంగన్‌వాడీ టీచర్లు పాల్గొన్నారు.


అవగాహన కల్పిస్తున్న సీడీపీవో హెతిబా

# నిషేధిత వస్తువులు విక్రయిస్తే చర్యలు

కొత్తూర్, సెప్టెంబరు 25: నిషేధిత వస్తువులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని శంషాబాద్ జోన్ ఏసీపీ శ్రీనివాస్‌రావు హెచ్చరించారు. మండల కేంద్రంలో బుధవారం రాత్రి ఏసీపీ శ్రీనివాస్‌రావు ఆధ్వర్యంలో పాన్‌షాప్, కిరాణా, జనరల్, బెల్ట్ షాపులు, హోటళ్లు, దాబాలపై పోలీసులు స్పెషల్‌డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా నిషేధిత గుట్కాలు విక్రయిస్తున్న ముగ్గురిపై కేసు నమోదు చేశారు. రూ.10వేల విలువైన గుట్కాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే బెల్ట్ షాపులు నడుపుతున్న ముగ్గురిపై కేసు నమోదు చేసి, రూ.10వేల విలువైన మద్యం స్వాధీనం చేసుకున్నారు. కార్యక్రమంలో కొత్తూర్, నందిగామ ఇన్‌స్పెక్టర్లు నర్సింహరావు, ప్రసాద్, నలుగురు ఎస్ఐలు, ఎనిమిది మంది ఏఎస్ఐలు, 70మంది కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.


పాన్‌షాపులో తనిఖీ చేస్తున్న పోలీసులు

# కొడంగల్ ఆస్పత్రి స్థాయి పెంపునకు కసరత్తు



కొనసాగుతున్న ఆస్పత్రి నిర్మాణ పనులు

● 250 పడకల ఏర్పాటుకు కొనసాగుతున్న పనులు

కొడంగల్, సెప్టెంబరు 25: మెడికల్ కళాశాల నిర్మాణానికి మార్గం సుగమం కావడంతో పనులు వేగంగా చేస్తున్నారు. కొడంగల్ మండలం అప్పాయిపల్లి శివారులోని సర్వే నం.19లో మెడికల్, పశువైద్య కళాశాలల ఏర్పాటుకు 60ఎకరాలు సేకరించారు. కొన్ని రోజులుగా భూ నిర్వాసితులకు పరిహార చెక్కులు, ఇళ్ల స్థలాల పట్టాలను కలెక్టర్ ప్రతీక్‌జైన్, సీఎం రేవంత్‌రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి, కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి తదితరులు అందించారు. మెడికల్, వైద్య కళాశాలల ఏర్పాటు కానుండడంతో ప్రభుత్వాసుపత్రి స్థాయిపెంపు పనుల వేగం పెరిగింది.

● మెడికల్ కాలేజీకి అనుసంధానంగా ప్రభుత్వాసుపత్రి

ప్రస్తుత ప్రభుత్వాసుపత్రి 250 పడకల వరకు స్థాయిని మెడికల్ కళాశాలకు అనుసంధానించారు. 50పడకల ఈ ఆసుపత్రిని 250పడకలకు పెంచుతున్నారు. ఆసుపత్రి పాత భవనాన్ని తొలగించి కొత్తగా నిర్మిస్తున్నారు. మెడికల్ కాలేజీ నిర్మాణ పనులు సైతం త్వరలోనే ప్రారంభం కానుండటంతో పనులను వేగంగా చేస్తున్నారు. అక్టోబరులో సీఎం రేవంత్‌రెడ్డి కొడంగల్ పర్యటనలో భాగంగా మెడికల్, పశువైద్య కళాశాలల పనులను ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు ముమ్మరం చేస్తున్నారు.

## పంచాయతీల బిల్లులపై ప్రభుత్వం ఆరా



తాండూరు, సెప్టెంబరు 25: గ్రామ పంచాయతీల్లో నెలల పాటు పెండింగ్‌లో ఉన్న బిల్లులపై ప్రభుత్వం ఆరా తీస్తోంది. బిల్లుల వివరాలు కోరుతూ పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ కమిషనర్.. కలెక్టర్లకు ఉత్తర్వులను జారీ చేశారు. తాండూరు రెవన్యూ డివిజన్‌లోని 7మండలాల్లో 260 పంచాయతీలున్నాయి. 11 అంశాలతో కూడిన ప్రొఫార్మాను సీపీఆర్ అధికారులు పంపారు. మండలం పేరు, పెండింగ్ బిల్లు గ్రాంట్, పని పేరు అంచన వ్యయం, తదితర బిల్లుల వివరాలను ప్రభుత్వం అడిగింది. ఈ బిల్లులన్నీ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన పనులవే. వీలైనంత త్వరగా బిల్లులు చెల్లించేలా వివరాలు ఇవ్వాలని సర్క్యులర్‌లో ప్రభుత్వం పేర్కొంది.

## విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకోవాలి




మాట్లాడుతున్న ప్రిన్సిపాల్ పీవీ గీతాలక్ష్మీపట్నాయక్

వికారాబాద్, సెప్టెంబరు 25: విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని తల్లిదండ్రులకు, అధ్యాపకులకు పేరు తీసుకురావాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ పీవీ.గీతాలక్ష్మి అన్నారు. బుధవారం క్లబ్‌హాల్‌లో ఫ్రెషర్స్ డేను నిర్వహించారు. ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. విద్యార్థులు సంస్కృతి సంప్రదాయాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. వైస్ ప్రిన్సిపాల్ సత్యనారాయణరెడ్డి, రవీందర్, రాధిక, మల్లయ్య, విద్యార్థులు పాల్గొన్నారు.

## కార్మికులకిచ్చిన హామీలను అమలు చేయాలి

నవాబుపేట, సెప్టెంబరు 25 : ప్రభుత్వం కార్మికులకిచ్చిన హామీలను అమలు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఆర్.మహిపాల్ అన్నారు. బుధవారం నవాబుపేటలో జిల్లా మహాసభల పోస్టర్‌ను విడుదల చేసి మాట్లాడారు. కార్యక్రమంలో కుమార్, అంజయ్య, శివరాజ్, శివకుమార్, శ్రీను, గోపాల్, దుర్గయ్య, అంజయ్య, నర్సిములు తదితరులు పాల్గొన్నారు.

# కుండపోత



సిరిపురంలో పారుతున్న వీరన్నవాగు

- సిరిపురంలో ఉధృతంగా ప్రవహిస్తున్న వీరన్నవాగు
- చీలాపూర్‌లో విరిగిపడిన కొండచరియ
- అలుగు పారిన బొంరాస్‌పేట్ పెద్ద చెరువు

మర్పల్లి/పూడూరు/బొంరాస్‌పేట్, సెప్టెంబరు 25: మర్పల్లి మండలంలో భారీ వర్షం కురిసింది. రెండు రోజులుగా కురిసిన వానలతో పంట పొలాల్లో నీరు చేరడంతో తీరని నష్టం జరిగింది. పలు గ్రామాల్లో ఇళ్ల మధ్యలో వరద నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. బుధవారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షంతో సిరిపూరం వీరన్న వాగు ఉధృతంగా ప్రవహించింది. మర్పల్లి-మోమిన్‌పేట్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వర్షాలు ఇదే విధంగా కురిస్తే పంటలకు తీరని నష్టం జరుగుతుందని ఆందోళన చెందుతున్నారు. పూడూరు మండల పరిధిలోని చీలాపూర్ గ్రామంలో మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. గ్రామంలో తులసమ్మ అనే మహిళ కొత్తగా ఇంటి నిర్మాణం చేపట్టింది. కురిసిన వర్షాని బుధవారం తెల్లవారుజామున కొండచరియ విరిగి ఇంటిపై పడడంతో కొంతభాగం పాక్షికంగా కూలింది. బాత్‌రూం, ప్రహరీ పూర్తిగా కూలిపోయింది. బొంరాస్‌పేట్ మండల కేంద్రంలోని పెద్ద చెరువు భారీ వర్షానికి



చీలాపూర్‌లో ఓ ఇంటిపై విరిగిపడిన కొండచరియ



అలుగు పారుతున్న బొంరాస్‌పేట్ పెద్ద చెరువు

అలుగుపారింది. ఇటీవలే కురిసిన ఎడతెరిపి లేని వర్షాలతో చెరువు జలకళను సంతరించుకోగా మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షంతో అలుగు పారింది. చెరువు నిండటంతో ఆయకట్టు రైతులు సంతోషం వ్యక్తం చేశారు. హైదరాబాద్, బీజాపూర్ హైవే మార్గంలో ఉన్న చెరువు అలుగు పారడంతో అటుగా వెళ్లే వాహనదారులు అక్కడికి చేరుకొని సెల్ఫీలు దిగారు.



మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకుడు తోటకూర వజ్రేష్‌యాదవ్

## రైతులందరికీ 15రోజుల్లో రుణమాఫీ

ఘట్‌కేసర్, సెప్టెంబరు 25: ఘట్‌కేసర్ సొసైటీ పరిధిలో 1,230 రైతులు రుణాలు తీసుకున్నారని కాంగ్రెస్ మేడ్చల్ ఇన్‌చార్జి తోటకూర వజ్రేష్‌యాదవ్ అన్నారు. బుధవారం పట్టణంలోని నారాయణ గార్డెన్‌లో విలేకరులతో ఆయన మాట్లాడారు. కొందరి రైతుల ఖాతాలు ఈ-కేవైసీ కాక రుణమాఫీ కాలేదన్నారు. సమస్యను అధికారులకు వివరించామన్నారు. వచ్చే 15 రోజుల్లో ఈ 1,210మంది రైతులకు రుణమాఫీ చేస్తామని తెలిపారు. కొందరు రాజకీయం చేస్తూ రుణమాఫీపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. సమావేశంలో గలాటా సృష్టించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ సింగిరెడ్డి రాంరెడ్డి, వైస్‌చైర్మన్ అనంతరెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ ముల్లి పావనిజంగయ్య, హైదరాబాద్ ఏఎంసీ డైరెక్టర్ మత్స్యేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

## సీపీఎం బలోపేతానికి కృషి చేయాలి

కొడంగల్, సెప్టెంబరు 25 : సీపీఎం బలోపేతానికి కృషిచేయాలని పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం.వెంకటయ్య అన్నారు. బుధవారం కొడంగల్ లోని గెస్ట్‌హౌస్‌లో నిర్వహించిన 3వ మహాసభల్లో ఆయన పాల్గొన్నారు. సీపీఎం మహాసభలు మూడేళ్లకోసారి గ్రామస్థాయి నుంచి అఖిల భారత కమిటీ వరకు నిర్వహిస్తామన్నారు. పాలకులిచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులందరికీ రుణమాఫీ పూర్తిచేయాలని, ఆరు గ్యారంటీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే డబుల్ బెడ్ రూం ఇళ్లను వెంటనే ప్రారంభించి అప్పగించాలన్నారు. ప్రజా సమస్యలపై సీపీఎం పోరాడుతుందన్నారు. బొంరాస్‌పేట్, దౌల్తాబాద్, కొడంగల్‌మండలాల సీపీఎం నూతన కార్యదర్శులను ఎన్నుకున్నారు. నాయకులు బి.చంద్రయ్య, మల్లప్ప, సత్యానందం, రాములు, మోహన్, సాయికుమార్, అంజయ్య, సాయిదాస్, రాఘవేంద్ర పాల్గొన్నారు.

## శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి

బషీరాబాద్, సెప్టెంబరు 25 : గ్రామాల్లో తాగునీటి సరఫరా సహాయకులు శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని తాండూరు డీఎల్పీవో శంకర్‌నాయక్ అన్నారు. ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం గ్రామీణ నీటి సరఫరా విభాగం(మిషన్ భగీరథ) ఆధ్వర్యంలో రెండో రోజు వాటర్‌మెన్ శిక్షణకు డీఎల్పీవో హాజరై మాట్లాడారు. తాగునీటి నాణ్యతను నిత్యం పరీక్షించాలన్నారు. బోరు బావులు, పైపులైన్ల మరమ్మతులపై పూర్తి శిక్షణ తీసుకోవాలన్నారు. గ్రామాల్లో నీటి సరఫరాలో ఇబ్బందులుంటే పంచాయతీ కార్యదర్శుల దృష్టికి తీసుకెళ్లాలన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఈ ఆంజనేయులు, ఈఈ చల్మారెడ్డి, మిషన్ భగీరథ డీఈఈ తేజబాబు, గ్రిడ్ డీఈఈ విజయ్‌కుమార్, ఎంపీడీవో విజయ్‌కుమార్, ఏఈ సాయిప్రణీత్ తదితరులు పాల్గొన్నారు.

## విద్యార్థులు క్రీడాస్ఫూర్తి చాటాలి

ఘట్‌కేసర్ రూరల్, సెప్టెంబర్ 25 : క్రీడాకారులు క్రీడాస్ఫూర్తి చాటాలని బీఆర్‌ఎస్ నాయకుడు కానుగంటి శ్రీనివాస్, ప్యాక్స్ డైరెక్టర్ చందుపట్ల ధర్మారెడ్డి అన్నారు. ఎదులాబాద్ జెడ్పీ పాఠశాలలో బుధవారం క్రీడాకారులకు జెర్సీలను అందజేశారు. చదువు, క్రీడల్లో రాణించాలన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ మంకం రవి, నాయకులు శ్రీనివాస్, నాగేష్, వెంకటేష్, నర్సింగ్‌రావు పాల్గొన్నారు.

## అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలి

శామీర్‌పేట, సెప్టెంబర్ 25 : అక్రమ నిర్మాణంపై చర్యలు తీసుకోవాలని తూంకుంట మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ రాంచదర్‌యాదవ్ డిమాండ్ చేసారు. బుధవారం అక్రమ నిర్మాణాలపై అధికారులకు ఫిర్యాదు చేశారు. తూంకుంట ఆరోవార్డులో కౌన్సిలర్ గుంతల లక్ష్మి క్రిష్టారెడ్డి తన భూమిలో అనుమతి లేకుండా బిల్డింగ్ నిర్మించుకున్నాడని తెలిపారు. ప్రజాప్రతినిధులే నిబంధనలు పాటించలేదన్నారు. అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలన్నారు. అక్రమ నిర్మాణ ఫిర్యాదుపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ వెంకటగోపాల్ తెలిపారు.

## అందరికీ రుణమాఫీ చేయాలి

ఘట్‌కేసర్, సెప్టెంబరు 25 : ప్రభుత్వం రైతులందరికీ రుణమాఫీ చేయకుండా ఇబ్బందులకు గురిచేయడం సరి కాదని, అర్హులందరికీ వెంటనే మాఫీ వర్తింపజేయాలని మాల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. బుధవారం ఘట్‌కేసర్ సొసైటీ సమావేశానంతరం మొదట రైతులతో, అనంతరం విలేకరులతో మాట్లాడారు. రుణమాఫీపై ప్రశ్నిస్తున్న రైతులను అరెస్టులు చేయించడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇస్తామన్నదే కదా రైతులు అడుగుతున్నారని ఎంపీ అన్నారు. ఎన్నికలకు ముందు ఒకటి, గెలవగానే మరోటి మాట్లాడటం అన్యాయమన్నారు. అర్హులైన ప్రతీ రైతుకు 2లక్షల రుణమాఫీ చేయాల్సిందే అన్నారు. కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ రాంరెడ్డి, మాజీ ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి పాల్గొన్నారు.

## తెగుళ్ల నివారణకు జాగ్రత్తలు పాటించాలి

ఘట్‌కేసర్ రూరల్, సెప్టెంబరు 25 : వరికి కాండం తొలుచుపురుగు రాకుండా రైతులు అధికారుల సలహాలు, సూచనలు పాటించాలని ఏవో ఎంఏ బాసిత్ తెలిపారు. మాదారం, ఎదులాబాద్, కొర్రెముల, ప్రతాప్‌సింగారం గ్రామాల్లో బుధవారం పర్యటించి వరిపైర్లు పరిశీలించారు. కాండం తొలుచు పురుగును గమనించినట్లు తెలిపారు. రైతులు యూరియా వాడకం నిలిపేయాలని సూచించారు. కాపర్ హైడ్రాక్సైడ్ 20గ్రాములు, స్ట్రెప్టోమైసిన్ సల్ఫేట్ 0.4గ్రాములు ప్రతీ లీటర్ నీటిలో కలిపి పిచికారి చేయాలన్నారు. పోటాష్ ఎరువును ఎకరానికి 15నుంచి 20కిలోలు చల్లాలన్నారు. కార్యక్రమంలో ఏఈవోలు జగదీష్, మంజుల, రైతులు రాజిరెడ్డి, శ్రవణ్, బాలరాజు, లింగం, కొమురయ్య పాల్గొన్నారు.

## రూ.20లక్షలతో పార్కు ప్రహరీ నిర్మాణం

కీసర రూరల్, సెప్టెంబరు 25 : మున్సిపాలిటీని అభివృద్ధి చేసేందుకు కృషిచేస్తున్నామని నాగారం మున్సిపల్ చైర్మన్ కౌకుంట్ల చంద్రారెడ్డి అన్నారు. బుధవారం 6, 7వార్డుల్లో రూ.20లక్షలతో చేపట్టిన పార్కు ప్రహరీ నిర్మాణ పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ మల్లేష్‌యాదవ్, కమిషనర్ రాజేందర్‌కుమార్, కౌన్సిలర్లు అనంతరెడ్డి, డీఈఈ సుదర్శనం రఘు, నాయకులు ఆంజనేయులుగౌడ్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ రాంరెడ్డి పాల్గొన్నారు.

## అసైన్డ్ భూముల్లో మట్టి తవ్వకాలు

తాండూరు రూరల్, సెప్టెంబరు 25: అంతారంలోని అసైన్డ్ భూముల్లో అక్రమార్కులు భారీగా మట్టి తవ్వకాలు చేస్తున్నారు. దర్జాగా ఎర్ర మట్టి తవ్వేసి టిప్పర్లతో అమ్ముకుంటున్నారు. అంతారం-కోట్‌పల్లి రోడ్డులో కొందరు రైతులకు గతంలో ప్రభుత్వ భూమి పంచింది. ఓ నిరుపేద రైతుకు ఎవరూ అండగా లేకపోవడంతో సర్వే నంబర్-58లో తవ్వకాలు చేపడుతున్నారు. రాజకీయ అండతో కాంట్రాక్టర్ రైతును బెదిరిస్తూ, పోలీసులను మేనేజ్ చేస్తూ మట్టి తవ్వేస్తున్నాడని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు మట్టి తవ్వకాన్ని అడ్డుకోవాలని అంతారం వాసులు కోరుతున్నారు.

## ఓటరు సవరణ ప్రక్రియను పూర్తి చేయాలి

చేవెళ్ల, సెప్టెంబరు 25 : ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు గ్రామాల్లో ఓటరు జాబితా సవరణపై ఇంటింటి సర్వే త్వరితగతిన పూర్తిచేయాలని ఆర్డీవో సాయిరాం తెలిపారు. బుధవారం మండల పరిధిలోని కమ్మెట గ్రామంలో ఓటరు జాబితా సవరణపై ఇంటింటి సర్వేలో భాగంగా ప్రజలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో ఓటరు జాబితా లిస్టులో పేర్లు పరిశీలించుకోవాలన్నారు. చనిపోయిన ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించాలని సూచించారు. డబుల్ ఓట్లు ఉన్నవాటిని సైతం తొలగించాలన్నారు. తహసీల్దార్ కృష్ణయ్య, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

# ఆగని అటవీ భూముల ఆక్రమణలు

- అడ్డుకునేందుకు వెళ్లిన అటవీశాఖ అధికారుల బృందం
- టెన్షన్‌తో స్పృహతప్పి పడిపోయిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్
- చికిత్సనిమిత్తం తాండూరు జిల్లా ఆసుపత్రికి తరలింపు

బషీరాబాద్, సెప్టెంబరు 25: మండలంలోని మైల్వార్ రిజర్వు ఫారెస్టులో అటవీభూముల ఆక్రమణలు ఆగడం లేదు. సమీప గ్రామాల రైతులు కొందరు రాత్రుల్లో అటవీ భూముల్లోకి చొచ్చుకొచ్చి వానాకాలం సాగుకు యత్నిస్తున్నారనే సమాచారంతో తాండూరు ఫారెస్ట్ రేంజర్ ఆదేశాలతో అటవీశాఖ సెక్షన్, బీట్ అధికార సిబ్బంది బుధవారం అడవికి వెళ్లారు. ఈ క్రమంలో అక్కడున్న కొందరిని భూఆక్రమణలపై బీట్ అధికారి మల్లప్ప ఆరా తీస్తూనే, అక్రమణలు ఆగడంలేదనే టెన్షన్‌తో చాతీలో నొప్పి వస్తుందంటూ ఒక్కసారిగా స్పృహ తప్పి కింద పడిపోయాడు. గమనించిన సెక్షన్ అధికారులు స్నేహ, ఫీర్యానాయక్ తదితరులు తోటి సిబ్బందితో కలిసి కిలోమీటరు అడవి లోపలి నుంచి రోడ్డు వద్దకు మోసుకొచ్చారు. అప్పటికే భూ అక్రమణల ప్రాంతానికి బయలుదేరిన ఫారెస్ట్ రేంజర్ రాజేందర్‌కు సమచారం ఇవ్వడంతో 108ను అక్కడికి పంపించారు. వెంటనే బాధితుడిని తాండూరు జిల్లా ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్సలు చేయించారు. ప్రస్తుతం బీట్ ఆఫీసర్ పరిస్థితి నిలకడగా ఉందని, మెరుగైన వైద్యం కోసం పరీక్షలు నిర్వహించాలని వైద్యులు సూచించారని రాజేందర్ తెలిపారు. భూ అక్రమణలపై కఠినంగా వ్యవహరిస్తున్నా, ఎక్కడో ఒకచోటా భూముల్లోకి చొచ్చుకొచ్చే ప్రయత్నాలు



మైల్వార్ రిజర్వు ఫారెస్టులో భూ అక్రమణల ప్రాంతాన్ని పరిశీలిస్తున్న అటవీశాఖ అధికారులు

చేస్తున్నారని అటవీశాఖ అధికారులు వాపోతున్నారు. రాత్రుల్లో అక్రమణలకు యత్నిస్తున్నారని, కాపాడేందుకు వెళితే దాడులకు వెనకడటంలేదని వారు పెదవిరిస్తున్నారు.

**అటవీభూముల్లోకి చొచ్చుకొస్తే కేసులే**

అటవీభూముల్లోకి అక్రమంగా చొచ్చుకొచ్చే యత్నం చేస్తే ఎవరిని కూడా ఉపేక్షించేది లేదని తాండూరు అటవీశాఖ రేంజర్ రాజేందర్ హెచ్చరించారు. మండలంలోని మైల్వార్ రిజర్వు ఫారెస్టులో నీళ్లపల్లి, ఇస్మాయిల్‌పూర్, మైల్వార్‌తండా పరిధిలో పలుచోట్ల అటవీ భూముల అక్రమణలకు పాల్పడేందుకు యత్నిస్తున్నారనే దానిపై స్పందించారు. అటవీ భూముల సంరక్షణ విషయంలో ఎవరైన ఇబ్బందులు సృష్టించే కేసులు పెట్టి జైలుకు పంపిస్తామన్నారు.

## హిందూ ధర్మ పరిరక్షణకు పాటుపడాలి

షాద్‌నగర్, సెప్టెంబరు 25: హిందూ ధర్మపరిరక్షణకు హిందువులంతా జాగృతం కావాలని విశ్వహిందూ పరిషత్, బీజేపీ నేతలు పిలుపునిచ్చారు. పవిత్రమైన తిరుమల లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేయడాన్ని నిరసిస్తూ బుధవారం షాద్‌నగర్ హిందూ ఐక్య వేదిక ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి పట్టణ ప్రధాన కూడలిలో ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల ప్రముఖ్ బండారి రమేష్ మాట్లాడుతూ ఒక కుట్రతోనే హిందూ ధర్మంపై దాడి జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. హిందువులంతా ఎంతో పవిత్రంగా భావించే తిరుమల శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వు, కల్తీ నెయ్యి వాడకం హేయమైన చర్య అని అన్నారు. జగన్ హిందువుల మనోభావాలను దెబ్బతీసేందుకే అన్యమతస్థుడైన వ్యక్తిని టీటీడీ బోర్డు చైర్మన్‌గా నియమించారని ఆరోపించారు. అలాగే తిరుపతి సమీపంలోని చంద్రగిరివద్ద ఇస్లామిక్ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని, శ్రీశైలంలోనూ అన్యమతస్థుల ప్రచారం పెరిగిపోతుందని, శ్రీశైలం పరిసర ప్రాంతాల్లో పెద్దఎత్తున చర్చిలు నిర్మిస్తున్నారని తెలిపారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యులు అందెబాబయ్య మాట్లాడుతూ లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీజేపీ, విశ్వహిందూ పరిషత్ నేతలు కమ్మరి భూపాలచారి, చెట్ల వెంకటేష్, రిషి బెజుగం రమేష్, నాయకులు పాల్గొన్నారు.

## ప్రొటోకాల్ పాటించడం లేదని.. మున్సిపల్ సిబ్బందిపై చైర్మన్ ఆగ్రహం

షాద్‌నగర్ అర్బన్, సెప్టెంబరు 25: షాద్‌నగర్ మున్సిపల్ సిబ్బంది ప్రొటోకాల్ పాటించడం లేదని, ఎమ్మెల్యే కార్యక్రమాలపై సమాచారం ఇవ్వడం లేదని చైర్మన్ కొందూటి నరేందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో బుధవారం షాద్‌నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎదుట స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ హాజరైనారు. కార్యక్రమం ముగిసే సమయానికి వచ్చిన చైర్మన్ నరేందర్ అక్కడే ఉన్న కమిషనర్ వెంకన్న, ఇతర సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపాలిటీ కార్యక్రమాలకు ఎమ్మెల్యే వచ్చే విషయం ఎందుకు చెప్పడం లేదని నిలదీశారు. తాను, కౌన్సిలర్లు సకాలంలో రాకపోతే ఉద్దేశపూర్వకంగానే రావడం లేదని ఎమ్మెల్యే అనుకునే అవకాశం ఉంటుందిగా అని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పార్టీలు పక్కన పెడితే ఆయన మాకు కూడా ఎమ్మెల్యే, పట్టణాభివృద్ధి కోసం ఆయన వద్దకు తాము పోవాల్సి వస్తుందన్నారు. కార్యక్రమాలకు తాము హాజరు కాకపోతే ఆయన అభివృద్ధికి ఎలా సహకారం అందిస్తారని ప్రశ్నించారు. ఎమ్మెల్యే వస్తున్న సమచారాన్ని ముందస్తుగా ఒక చైర్మన్‌గా తనకు ఎందుకు చెప్పడం లేదో స్పష్టం చేయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ముందు ఇలాంటి నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తే తాను ఏమాత్రం సహించబోనని నరేందర్ హెచ్చరించారు.

## జీపీ బిల్లుల విడుదలకు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి

కడ్తాల్, సెప్టెంబరు 25: బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా తాజా మాజీ సర్పంచులకు రావలసిన పెండింగ్ బిల్లులను ప్రభుత్వం వెంటనే చెల్లించేలా చూడాలని రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షుడు గూడూరు లక్ష్మీనర్సింహారెడ్డి, జేఏసీ అధ్యక్షుడు సర్వీ యాదయ్యగౌడ్, ఎంపీ ఈటల రాజేందర్‌ను



ఈటలకు వినతిపత్రం ఇస్తున్న లక్ష్మీనర్సింహారెడ్డి

కోరారు. ఈమేరకు బుధవారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాజేందర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశానుసారం 2019 నుంచి 2024వరకు గ్రామాల్లో అనేక అభివృద్ధి పనులు చేపట్టామని పేర్కొన్నారు. బిల్లులు విడుదల చేయకపోవడంతో అప్పులు చేసి చెల్లించినట్లు సర్పంచుల సంఘం నాయకులు ఈటలకు వివరించారు. బిల్లులు చెల్లించకపోవడంతో అనేక మంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ బిల్లులు, పంచాయతీ కార్మికుల బకాయి వేతనాలు వెంటనే విడుదల చేసేలా ఒత్తిడి తెస్తానని ఈటల హామీ ఇచ్చినట్లు లక్ష్మీనర్సింహారెడ్డి తెలిపారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు మధుసూదన్‌రెడ్డి, ముదోల్ రాజేందర్, మాట్ల మధు, తోటపురి బీరప్ప, కర్ణాకర్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.

## కాంగ్రెస్ పార్టీ దళితుల వ్యతిరేకి

- బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంబేడ్కర్
- అమెరికాలో రాహుల్‌గాంధీ వ్యాఖ్యలపై మండిపాటు

మొయినాబాద్ రూరల్, సెప్టెంబరు 25: దేశంలోని దళితుల పట్ల కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంబేడ్కర్ ఆరోపించారు. బుధవారం మండల పరిధిలోని హిమాయత్‌నగర్ గ్రామంలోని బీజేపీ కార్యాలయంలో రంగారెడ్డి జిల్లా బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు బంటు జ్ఞానేశ్వర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దేశంలో దళితులు ఆర్థికంగా అభివృద్ధి చెందారని, తమ ప్రభుత్వం రాగానే రిజర్వేషన్లను ఎత్తివేయడం జరుగుతుందని అమెరికాలో ఇటీవల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పెద్దలు పార్లమెంటు ఎన్నికల సమయంలో బీజేపీకి 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని, రిజర్వేషన్లను ఎత్తివేస్తారని భయంకరమైన ప్రకటనలు చేశారని ఆరోపించారు. రాహుల్ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకపోతే బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో పెద్దఎత్తున నిరసన వ్యక్తం చేస్తామని హెచ్చరించారు. నామినేటెడ్ కార్పొరేషన్ చైర్మన్ పదవుల్లో దళితులకు సముచిత న్యాయం కల్పించాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి జిల్లాకు చెందిన స్పీకర్ ఈ విషయంలో ఎందుకు స్పందించడం లేదన్నారు. మాజీ ఎమ్మెల్యే రత్నం, కంజర్ల ప్రకాష్, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు జ్ఞానేశ్వర్, కార్యదర్శి నర్సింగ్‌రావు, నాయకులు పురుషోత్తం, రవి, ప్రతాప్, రమేష్, పద్మ, మనోహర్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

# పంటలకు అడవి పందుల బెడద

- ఆందోళనలో రైతన్నలు

యాచారం, సెప్టెంబరు 25 : మండలంలోని పలు గ్రామాల్లో అడవి పందులు చేతికందిన పత్తి, జొన్న పంటలను పాడు చేస్తున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. మండలంలో 450 ఎకరాల్లో పత్తి, జొన్న పంటలను అడవి పందులు పాడు చేశాయని వాపోతున్నారు. ధర్మన్నగూడలో బుధవారం పగటి వేళ అడవిపందులు పంటను పాడు చేశాయని వాటిని బయటకు పంపడానికి యత్నించగా రైతు ఐలయ్య, మల్లేష్‌లపై దాడికి యత్నించడంతో భయంతో దూరంగా పరిగెత్తారు. అయితే, పత్తి చేనులో అడవి పందులు ఈనిపిల్లలతో పాటు అక్కడే ఉంటున్నాయని రైతులు చెబుతున్నారు. ధర్మన్నగూడలో ఐలయ్యకు చెందిన పత్తిచేను దాదాపు ఎకరం పూర్తిగా పాడు చేశాయని ఆవేదన తెలిపాడు. మరో ఎకరం పొలంలో కంది పంటను పాడు చేశాయని మల్లేష్ అనే రైతు చెప్పాడు. చిన్నతూండ్లలో వినోద్‌కుమార్‌కు చెందిన ఎకరం జొన్నపంటను పాడు చేశాయని తెలిపాడు. మేడిపల్లిలో యాదయ్యకు చెందిన ఎకరంన్నర పొలంలో పత్తి పంటను పూర్తిగా ధ్వంసం చేశాయని, అడవి పందుల బెడద నుంచి తమకు రక్షణ కల్పించాలని రైతులు కోరుతున్నారు.



అడవి పందులు ధ్వంసం చేసిన పంట

**ఎకరం పొలంలో పంట పాడైంది**

ఐదెకరాల పొలం కౌలుకు తీసుకొని పత్తి పంట వేశాను. రూ.4.25లక్షల అప్పు చేశా. అడవి పందులు ఎకరం పొలంలో పంటను పూర్తిగా ధ్వంసం చేశాయి. వాటిని పొలంలోకి రాకుండా అడ్డుకునేందుకు యత్నించడంతో దాడి చేసేందుకు వస్తున్నాయి. అటవీ శాఖ అధికారులే అడవిపందుల నుంచి రక్షణ కల్పించాలి. వాటిని చంపితే కేసులు పెట్టే అధికారులు ఏం చేస్తారో సమాధానం చెప్పాలి.



\- ఐలయ్య, రైతు, ధర్మన్నగూడ

# మర్పల్లి ఘటనపై కేటీఆర్ ఆరా

- తెలంగాణ భవన్‌కు పిలిపించుకున్న వర్కింగ్ ప్రెసిడెంట్
- కేసులపై వివరించిన బాధితులు, నాయకులు



బాధితులు ప్రవీన్, నవీన్‌లను వివరాలు అడిగి తెలుసుకుంటున్న కేటీఆర్

వికారాబాద్, సెప్టెంబర్ 25: మర్పల్లి పోలీస్‌స్టేషన్‌లో పోలీసులు థర్డ్‌డిగ్రీ ప్రయోగించారని, బీఆర్‌ఎస్ నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆ పార్టీ నాయకులు ఆందోళన చేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ నాయకులు సైతం స్పీకర్ డౌన్‌డౌన్ అనడాన్ని నిరసిస్తూ వారు ఆందోళన చేయడంతో మర్పల్లిలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆనంద్‌ను ఫోన్‌చేసి ఈ విషయంపై ఆరా తీశారు. ఉదయం బాధితులు, బీఆర్‌ఎస్ నాయకులతో తెలంగాణ భవన్‌కు రావాలని చెప్పడంతో నాయకులు కేటీఆర్‌ను కలిశారు. పట్లూర్‌కు చెందిన ప్రవీన్, నవీన్‌లు కేటీఆర్‌కు విషయంపై వివరించారు. బీఆర్‌ఎస్ నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారని మెతుకు ఆనంద్, బీసీ కమిషన్ మాజీ మెంబర్ శుభప్రద్‌పటేల్, పార్టీ మర్పల్లి మండల అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ మధుకర్ కేటీఆర్‌కు వివరించారు. ఈ విషయమై డీజీపీతో, అవసరమైతే స్పీకర్‌తో మాట్లాడుతామని, ఈ విషయంలో ఎవరూ భయపడొద్దని సూచించారు. అనంతరం మీడియాతో కేటీఆర్ మాట్లాడారు. కేటీఆర్‌ను కలిసిన వారిలో బీఆర్‌ఎస్ నాయకులు ప్రభాకర్‌రెడ్డి, అనంత్‌రెడ్డి, గోపాల్, చంద్రశేఖర్, మోహన్‌రెడ్డి, రాచన్న, అశోక్, మధుకర్, యాదయ్య, నయాబ్‌గౌడ్ తదితరులు ఉన్నారు.

## ఎల్లమ్మ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తా

తాండూరు రూరల్, సెప్టెంబరు 25 : తెలంగాణ -కర్ణాటక సరిహద్దులోని కొత్లాపూర్ రేణుకా ఎల్లమ్మ ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని కర్ణాటక మాజీ మంత్రి అరవింద లింబావళి అన్నారు. బుధవారం ఎల్లమ్మ ఆలయాన్ని సందర్శించారు. ఆలయ ఈవో శేఖర్‌గౌడ్, మాజీ చైర్మన్ సందీప్‌రెడ్డి, మాజీ సర్పంచ్ సాయిలు, నవీన్‌రెడ్డిలతో సమీక్షించారు. వచ్చే 3, 4వ తేదీల్లో ఆరుగురు కేరళ వేదపండితులు ఎల్లమ్మ ఆలయాన్ని సందర్శిస్తారని తెలిపారు. వారి సూచనలు, సలహాల మేరకు ఆలయాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. ఆలయ సమీపంలోని పట్టా భూములిచ్చేందుకు రైతులు ముందుకు వస్తే కొనుగోలు చేస్తామన్నారు. తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి కూడా ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం తరఫున సహకరించాలని కోరారు. కాగా వచ్చేనెల 3న ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి సమక్షంలో పాలకవర్గం ప్రమాణస్వీకారం చేస్తుందని ఈవో తెలిపారు. కార్యక్రమంలో చించోళి తాలూకా బీజేపీ నాయకులు శ్యాంపవార్, పూజారి శ్రీనివాస్, వెంకట్‌రాంరెడ్డి, లాలయ్యగౌడ్, రాజు, శాంతప్ప, లక్ష్మి పాల్గొన్నారు.

## డీసీపీ నుంచి ఎస్సైకి ప్రశంసాపత్రం

తాండూరు రూరల్, సెప్టెంబరు 25: తాండూరు మండలం కరన్‌కోట్ ఎస్‌ఐ పి.విఠల్‌రెడ్డి బుధవారం హైదరాబాద్ డీజీపీ కార్యాలయంలో డీజీపీ జితేందర్ నుంచి ప్రశంశాపత్రం అందుకున్నారు. పోలీసుస్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల మర్యాదగా ప్రవర్తించడం, కేసుల పరిష్కారానికి చర్యలు తీసుకోవడం వంటి వాటిలో కరన్‌కోట్ రాష్ట్రంలోనే టాప్-10 జాబితాలో ఉండడంతో ప్రశంశాపత్రాన్ని అందుకున్నారు. మరింత అంకితభావంతో పనిచేస్తామని ఎస్సై తెలిపారు.

## అక్టోబరు 1 వరకు వయోవృద్ధుల సంక్షేమ దినోత్సవాలు

వికారాబాద్, సెప్టెంబరు 25 : అక్టోబరు 1న అంతర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం నుంచి అక్టోబరు 1 వరకు వయోవృద్ధుల సంక్షేమ దినోత్సవాలను నిర్వహిస్తామని జిల్లా సంక్షేమ అధికారి బి.కృష్ణవేణి బుధవారం తెలిపారు. వృద్ధులకు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, తల్లిదండ్రుల పోషణ చట్టం-2007పై అవగాహన కల్పిస్తామన్నారు.

## ఘట్‌కేసర్‌లో ఫార్మసీ వారోత్సవాలు

ఘట్‌కేసర్, సెప్టెంబరు 25: ఫార్మసీ వారోత్సవాలను పురస్కరించుకొని బుధవారం కొండాపూర్‌లోని సంస్కృతి ఫార్మసీ కళాశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. వారు మాట్లాడుతూ ఈ నెల 19 నుంచి 25వరకు ఫార్మసీ వారోత్సవాలను నిర్వహించామన్నారు. పాఠశాలల విద్యార్థులకు సీపీఆర్‌పై అవగాహన కల్పించినట్లు వివరించారు. ఘట్‌కేసర్‌లో ర్యాలీ నిర్వహించి చౌరస్తాల్లో ప్రజలకు అవగాహన కల్పించారు.

## కడ్తాల్ జీపీ అభివృద్ధికి మాస్టర్‌ప్లాన్!

- ఐఎల్‌యూపీ రూపకల్పనలో డీటీసీపీ అధికారులు

కడ్తాల్, సెప్టెంబరు 25 : కడ్తాల్ గ్రామపంచాయతీ అభివృద్ధికి మాస్టర్‌ప్లాన్ రూపకల్పనలో భాగంగా ఇండికేటివ్‌ల్యాండ్ యూజ్ ప్లాన్‌కు పట్టణాభివృద్ధి శాఖ అధికారులు ముసాయిదా రూపకల్పన చేస్తున్నారు. భూవినియోగ రూపకల్పన ఐఎల్‌యూపీలో భాగంగా కడ్తాల సమాచారాన్ని కొంతకాలంగా సేకరిస్తున్నారు. కడ్తాల్ భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని పక్కాగా సమగ్రంగా ప్రణాళికల రూపకల్పన చేయాల్సి ఉంది. బుధవారం పట్టణాభివృద్ధి శాఖ అసిస్టెంట్ రీజినల్ డైరెక్టర్ సత్యభామ టీపీవో సువర్ణ గ్రామపంచాయతీ కార్యాలయానికి చేరుకొని సమాచారాన్ని సేకరించారు. గ్రామ రెవెన్యూ మ్యాప్‌ను పరిశీలించారు. కాగా, అధికారులు స్థానిక మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు ఎవరికీ సమాచారం ఇవ్వకుండా ఓ స్థానిక వెంచర్ ప్రతినిధులతో సమావేశం కావడం, వివరాలు సేకరించడం వివాదాస్పదంగా మారింది. పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రభుత్వ చెరువు, కుంటలను ఆక్రమించిన సంస్థ ప్రతినిధులతో అధికారులు వివరాలు సేకరించడం ఏమిటని కడ్తాల్ మాజీ వైస్ ఎంపీపీ ఆనంద్ అభ్యంతరం తెలిపారు. దాంతో వెంచర్ ప్రతినిధులు అక్కడి నుంచి జారుకున్నారు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోతానని ఆనంద్ పేర్కొన్నారు.

## వేంకటేశ్వరుడి సేవలో ఆర్పీ పట్నాయక్

షాద్‌నగర్ అర్బన్, సెప్టెంబరు 25: ప్రముఖ సినీ సంగీత దర్శకుడు, నటుడు ఆర్పీ పట్నాయక్ షాద్‌నగర్ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని బుధవారం దర్శించుకొని పూజలు చేశారు. యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ సభ్యులతో కలిసి కర్నూల్‌కు వెళ్తూ మార్గమధ్యలో పురాతన వేంకటేశ్వర ఆలయం ఉందని తెలుసుకుని వచ్చారు. దాతల సహకారంతో మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు చేపట్టిన అభివృద్ధిని చూసి ఆర్పీ ఆనందం వ్యక్తం చేశారు. సప్త ఆలయ సముదాయంలోని వేంకటేశ్వరుడి దర్శించుకున్న పట్నాయక్‌ను పూజారులు సన్మానించి, ఆశీర్వదించారు. షాద్‌నగర్ పట్టణంలో గొప్ప పురాతన ఆలయం ఉండడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమని అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో ఆలయానికి అవసరమైన సహకారం అందిస్తానని పట్నాయక్ తెలిపారు. యూత్ ఫర్ యాంటీ కరప్షన్ అధ్యక్షుడు రాజేంద్ర పల్లాటి, ప్రధాన కార్యదర్శి డాక్టర్ గాదిరాజు శ్రవంతి, ఆలయ అభివృద్ధి సేవా సభ్యులు పి.వెంకటసాయిశ్వర్‌రెడ్డి, ఒగ్గు కిషోర్, కానుగు రాంభూపాల్ తదితరులు పాల్గొన్నారు.



వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఆర్పీ పట్నాయక్, తదితరులు

# ఆయిల్‌పామ్ సాగుతో అధిక లాభాలు



ఇబ్రహీంపట్నం : కప్పాడులో మాట్లాడుతున్న ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి

- జిల్లా ఉద్యానవన, పట్టు పరిశ్రమ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు
- జిల్లా వ్యాప్తంగా ఒక్కరోజే 52 గ్రామాలలో 17,328 మొక్కలను నాటే కార్యక్రమానికి శ్రీకారం

కేశంపేట, సెప్టెంబరు 25: ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగును ప్రోత్సాహిస్తుందని, రైతులకు తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు పొందవచ్చని జిల్లా ఉద్యానవన, పట్టు పరిశ్రమశాఖ అధికారి సురేష్ తెలిపారు. నిర్ధవెల్లిలో బుధవారం జంగారెడ్డి వ్యవసాయ క్షేత్రంలో 5ఎకరాల్లో ఆయిల్‌పామ్ మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రైతులనుద్దేశించి ఆయన మాట్లాడారు. జిల్లాలో ఇప్పటికే 1,106 ఎకరాలలో రైతులు ఆయిల్ పామ్ సాగుచేస్తున్నారని తెలిపారు. బుధవారం జిల్లా వ్యాప్తంగా 52 గ్రామాలలో 17,328 మొక్కలను నాటామని చెప్పారు. షాద్‌నగర్ ఉద్యావన శాఖ అధికారి హిమబిందు, ఎంపీడీవో రవిచంద్ర కుమార్‌రెడ్డి, ఎంపీవో కిష్టప్ప, తదితరులున్నారు.



షాబాద్ : ఆయిల్‌పామ్ మొక్క నాటుతున్న ఎమ్మెల్యే యాదయ్య, తదితరులు

**ఇబ్రహీంపట్నం** : మారుతున్న పరిస్థితులకనుగుణంగా రైతులు వాణిజ్య పంటలను సాగు చేసుకోవాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి అన్నారు. మండల పరిధి కప్పాడులో కందాల తిరుమల్‌రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో ఆయల్‌పామ్ తోటల సాగుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇక్కడే మొక్కలను నాటారు. జిల్లాలో మూడు వేల ఎకరాల్లో ఆయిల్‌పామ్ తోటలు సాగుచేయాలనేది ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని జిల్లా వ్యవసాయాధికారి నర్సింహారావు తెలిపారు. ఉద్యానశాఖ డివిజన్ అధికారిణి నవీన, ఏడీఏ ఎం.సుజాత, ఏఈవో శ్రైశ్రావణ్‌కుమార్, ఉప్పరిగూడ సహకారం సంఘ చైర్మన్ పాండురంగారెడ్డి, మాజీ జెడ్పీటీసీ మహిపాల్, మాజీ సర్పంచ్ ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

**షాబాద్** : ఆయిల్‌పామ్ సాగుచేసి రైతులు అధిక లాభాలు పొందవచ్చునని ఎమ్మెల్యే కాలె యాదయ్య తెలిపారు. మండల పరిధిలోని శ్రీ కృష్ణ దేవాలయం వద్ద తాళ్ల శ్రీనివాస్‌గౌడ్ వ్యవసాయ క్షేత్రంలో రాష్ట్ర ఆయిల్‌పామ్ మొక్కలు నాటారు. అనంతరం శ్రీకృష్ణ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. పంటసాగు యాజమాన్య పద్దతులు, ఉపాధిహామీ పథకంలో భాగంగా పండ్ల తోటల పెంపకం రాయితీ వివరాలపై హార్టికల్చర్ అధికారులు రైతులకు అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. పీసీసీ ప్రధాన కార్యదర్శి మధుసూదన్‌రెడ్డి, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు చంద్రశేఖర్, సీనియర్ నాయకులు వసంతం, చేవెళ్ల స్వామి, వెంకట్‌రెడ్డి, కుమ్మరి చెన్నయ్య జనార్దన్‌రెడ్డి, రాహుల్ గుప్తా, రవీందర్‌నాయక్, గౌరేశ్వర్, రాఘవేందర్, ఏడీఏ సురేష్‌బాబు, ఎంపీడీవో అపర్ణ, రైతులున్నారు.



కేశంపేట : ఆయిల్‌పామ్ మొక్కను నాటుతున్న జిల్లా ఉద్యానవన శాఖ అధికారి సురేష్

**కడ్తాల్** : ఆయిల్‌పామ్ సాగుతో అధిక లాభాలు పొందవచ్చని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి రైతులకు సూచించారు. కడ్తాల మండలం చెల్లంపల్లిలోని శేఖర్‌గౌడ్ వ్యవసాయ క్షేత్రం వద్ద బుధవారం ఉద్యాన, పట్టు పరిశ్రమశాఖ ఆధ్వర్యంలో మెగా ఆయిల్‌పామ్ ప్లాంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే హాజరై పీసీసీ సభ్యుడు ఆయిళ్ళ శ్రీనివాస్‌గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యాట నర్సింహ, డీసీసీ అధికార ప్రతినిధి గూడూరు శ్రీనివాస్‌రెడ్డి, ఏడీహెచ్ కిషన్‌రావు, ఏడీఏ ఆదిలక్ష్మి, హార్టికల్చర్ అధికారి సౌమ్య, తహసీల్దార్ ముంతాజ్, ఎంపీడీవో సుజాతలతో కలిసి ఆయిల్‌పామ్ మొక్కలు నాటారు. ఏవో శ్రీలత, వాల్యూ కంపెనీ ఎండీ రామకృష్ణ, ఆయిల్‌పామ్ ఫీల్డ్ ఆఫీసర్లు, ఏఈవో అనూష, నాయకులు బిచ్యానాయక్, జవహర్‌లాల్‌నాయక్, పాలకూర్ల రాములు, డా.శ్రీనివాస్, తదితరులున్నారు.

**కందుకూరు** : రైతులు తక్కువ పెట్టుబడులతో ఆయిల్‌పామ్ సాగుచేసి ఆర్థిక ఇబ్బందులు అధిగమించాలని ఉద్యానవన శాఖ ఏడీ కిషన్‌రావు రైతులను కోరారు. మండలంలోని మీర్‌ఖాన్‌పేటలో గల సుధాకర్‌రెడ్డి పొలంలో ఆయిల్‌పామ్ మొక్కలను నాటారు. ఎంపీడీవో సరిత, అధికారులు సౌమ్య, ఏపీవో రవీందర్, ఏఈవో రాఘవేంద్రచారి తదితరులున్నారు.



కందుకూరు : మీర్‌ఖాన్‌పేటలో ఆయిల్‌పామ్ మొక్క నాటుతున్న అధికారులు



కడ్తాల్ : చెల్లంపల్లిలో మొక్కను నాటుతున్న ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి

# పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి

- రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్
- ఉత్సాహంగా స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం

శంషాబాద్ రూరల్, సెప్టెంబరు 25: ప్రతీ ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ అన్నారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా బుధవారం మండలంలోని నర్కూడ గ్రామ పంచాయతీలోని అమ్మపల్లి శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ పరిసరాల్లో పారిశుధ్య పనుల్లో పాల్గొన్నారు. అనంతరం ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ శశాంక, మాజీ జడ్పీటీసీ తన్వీరాజు, అధికారులు, నాయకులు చంద్రారెడ్డి, నీరటి రాజు, ఆలయ ఈవో రామశర్మ, చైర్మన్ వినోద్‌కుమార్, ఆలయ డైరెక్టర్లు చందనవెల్లి శ్రీనివాస్, నీరటి కృష్ణ, అశోక్, గుండాల విశ్వనాథం, మాజీ వార్డు సభ్యులు వెంకటయ్య, కుమార్‌గౌడ్, రక్షిత్‌గౌడ్, సాయినాథ్‌గౌడ్, బలవంత్, డ్వాక్రా మహిళలున్నారు.



శంషాబాద్ రూరల్ : జెండా ఊపి ర్యాలీ ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్



కేశంపేట : జిమ్స్ వైద్య విద్యార్థులతో ఎంపీడీవో రవిచంద్రకుమార్‌రెడ్డి

**చౌదరిగూడ** : స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో ప్రతీ ఒక్కరు భాగస్వాములు కావాలని కొందుర్గు ఎంపీడీవో అనురాధ అన్నారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో మండల ప్రత్యేకాధికారులు, పంచాయతీ కార్యదర్శులతో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి రియాజ్, డా. అమృత జోసెఫ్, ఏపీవో నర్సింగ్‌రావు, ఏపీఎం జయమాలిని, అధికారులు పాల్గొన్నారు.

**షాద్‌నగర్** : స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని ఒక యజ్ఞంలా కొనసాగించాలని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పిలుపునిచ్చారు. పట్టణంలోని జూనియర్ కళాశాల వద్ద పరిసరాలను శుభ్రపరిచారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ నివాస ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం కనీస బాధ్యతగా ప్రజలు భావించాలన్నారు. విద్యార్థులు కూడా తమ కళాశాలలు, పాఠశాలలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కమిషనర్ వెంకన్న, కాంగ్రెస్ నేతలు బాబర్‌ఖాన్, తిరుపతిరెడ్డి, అగ్గనూరు బస్వం, శ్రీకాంత్‌రెడ్డి, బచ్చలి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

**కేశంపేట** : పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యం చేకురుతుందని జిమ్స్ ఎన్ఎస్ఎస్ సమన్వయాధికారి డాక్టర్ విరాజ్‌కుమార్ అన్నారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా బుధవారం మండల కేంద్రంలో జిమ్స్ వైద్య విద్యార్థులు పరసరాల, పరిశుభ్రతపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. గ్రామంలో చెత్తాచెదారం, ప్లాస్టిక్ కవర్లను తొలిగించి మొక్కలు నాటారు. ఎంపీడీవో రవిచంద్ర కుమార్‌రెడ్డి, ఎంపీవో కిష్టయ్య, ప్రొఫెసర్ డా. పూనమ్‌సుతార్, కార్యదర్శి విద్యావతిదేవి పాల్గొన్నారు.

**శంకర్‌పల్లి** : మున్సిపల్ పారిశుధ్య సిబ్బంది తమ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు. సిబ్బందికి శంకర్‌పల్లి మున్సిపల్ కార్యాలయంలో వైద్య పరీక్షలు నిర్వహించారు. డాక్టర్ల సలహాలు సూచనలు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు రేవతి, ప్రశాంతి, శోభ, రఘు, ప్రవీణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

## ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెంచాలి



డీసీవోను సన్మానిస్తున్న గంప వెంకటేశ్

ఆమనగల్లు, సెప్టెంబరు 25: ఆమనగల్లు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పెంచి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని డీసీసీబీ డైరెక్టర్, పీఏసీఎస్ చైర్మన్ గంప వెంకటేశ్ కోరారు. ఈమేరకు బుధవారం జిల్లా కోఆపరేటివ్ అధికారి సి.సుధాకర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. హైదరాబాద్ గన్‌ఫౌండ్రీ కార్యాలయం నుంచి మహబూబ్‌నగర్‌కు బదిలీపై వచ్చిన సుధాకర్‌ను ఈసందర్భంగా వెంకటేశ్ సత్కరించారు. రుణాల మంజూరు, వరికొనుగోలు కేంద్రాల పెంపు తదితర విషయాలపై డీసీవో దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించినట్లు పేర్కొన్నారు. అక్టోబరు మొదటి వారంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెంకటేశ్ వివరించారు. పీఏసీఎస్ సీఈవో దేవేందర్, పద్మాకర్‌రెడ్డి, అల్లాజీగౌడ్ తదితరులు ఉన్నారు.

## దివ్యాంగుడిపై దురుసు ప్రవర్తన

- అద్దె బస్సు డ్రైవర్‌పై చర్యలకు వీహెచ్‌పీఎస్ డిమాండ్

ఇబ్రహీంపట్నం, సెప్టెంబరు 25: దివ్యాంగుడిని అసభ్య పదజాలంతో దూషించిన ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్‌పై చర్యలు తీసుకోవాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో బుధవారం ఇబ్రహీంపట్నం డీఎం వెంకటనర్సప్పకు వినతిపత్రమందజేశారు. వీహెచ్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కాల్ల జంగయ్య మాట్లాడుతూ ఎంజీబీఎస్ నుంచి ఇబ్రహీంపట్నం వస్తున్న ఆర్టీసీ అద్దె బస్సు(277) మంగళవారం సాయంత్రం చాదర్‌ఘట్ బస్టాపు దగ్గర నిలుపకుండా వస్తున్న సందర్భంలో బస్సుకోసం వేచి చూస్తున్న పలువురు ప్రయాణికులతో పాటు ఇబ్రహీంపట్నం సెర్ప్ ఏపీఎంగా పనిచేస్తున్న రవీందర్ పరుగెత్తుకుంటూ వచ్చి బస్సు ఎక్కారని తెలిపారు. అయితే, బస్సు నిలపలేదెందుకని అడిగిన రవీందర్‌ను డ్రైవర్ జంగయ్య అసభ్య పదజాలంతో దూషించారంటూ డీఎంకు వివరించారు. వికలత్వాన్ని ఎత్తిచూపుతూ దురుసుగా వ్యవహరించిన డ్రైవర్ జంగయ్యపై తగిన చర్యలు తీసుకోవాలంటూ ఆయన కోరారు. డీఎంను కలిసిన వారిలో ఏపీఎం రవీందర్ తదితరులు ఉన్నారు.

## గాయకుడు బాలుకు ఘన నివాళి



చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న నాయకులు

కందుకూరు, సెప్టెంబరు 25 : ప్రముఖ సినీ గాయకుడు బాలసుబ్రహ్మణ్యం వర్ధంతి సందర్భంగా బుధవారం కందుకూరు చౌరస్తాలో మాజీ జెడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, ఎస్సై సైదులు తదితరులు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కృష్ణారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, బాబిరెడ్డి, సుధాకర్‌రెడ్డి, ప్రశాంతకుమార్ తదితరులు పాల్గొన్నారు.

## ఆమనగల్లు ఎంఈవోగా పాండు బాధ్యతల స్వీకరణ



ఆమనగల్లు, సెప్టెంబరు 25: మండల విద్యాధికారిగా పగిడాల పాండు నియమితులయ్యారు. బుధవారం స్థానిక ఎంఆర్‌సీ భవనంలో పాండు బాధ్యతలు స్వీకరించారు. ఇన్‌చార్జి ఎంఈవో సర్దార్‌నాయక్ నుంచి పాండు ఛార్జి తీసుకున్నారు. నూతన ఎంఈవోను కార్యాలయ సిబ్బంది, పలువురు ఉపాధ్యాయులు సత్కరించి అభినందించారు. విద్యాభివృద్ధికి, ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రజలంతా సహకరించాలని ఆయన కోరారు.

**ఇన్‌చార్జి ఎంఈవోలుగా గాయత్రీదేవి, కిరణ్‌కుమార్**

చౌదరిగూడ : కొందుర్గు మండల ఇన్‌చార్జి ఎంఈవోగా మండల పరిధిలోని ముట్పూర్ పాఠశాల జీహెచ్ఎం చెందిన గాయత్రీదేవి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లేడ్ చౌదరిగూడ మండల ఇన్‌చార్జి ఎంఈవోగా ఎదిర పాఠశాల జీహెచ్ఎం కిరణ్‌కుమార్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు.



బాధ్యతలు స్వీకరిస్తున్న గాయత్రీదేవి

## బాధితులకు అండగా ఉండాలి



ఆర్థిక సాయం అందిస్తున్న కృష్ణగౌడ్

చేవెళ్ల, సెప్టెంబరు 25 : ఆపదలో ఉన్నవారికి తోచిన సహాయం చేసేందుకు దాతలు ముందుకురావాలని సీనియర్ న్యాయవాది, బీజేపీ మండల ఉపాధ్యక్షుడు గౌండ్ల కృష్ణ గౌడ్ తెలిపారు. ఇటీవల మండల పరిధిలోని రావుపల్లికి చెందిన యాదయ్యకు యాక్సిడెంట్ కావడంతో నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలోని చికిత్స పొందుతున్న విషయం తెలుసుకుని బుధవారం కృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో నాయకులు కుమార్‌గౌడ్, డాక్టర్ విజయ్‌కుమార్, గోటురి శంకర్‌గౌడ్, పెదోళ్ల కృష్ణలు తదితరులు యాదయ్యను పరామర్శించి కుటుంబ సభ్యులకు చికిత్సనిమిత్తం రూ.20వేలు అందించారు.

## 42 శాతం రిజర్వేషన్ల కోసం పోరాడాలి

కడ్తాల్, సెప్టెంబరు 25 : స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు పోరాటాలు చేయాలని, ఈనెల 28న తెలంగాణ బీసీ మహాసభ ఆధ్వర్యంలో కల్వకుర్తిలో నిర్వహిస్తున్న బీసీ మహాధర్నాకు రాజకీయాలకతీతంగా కదలిరావాలని తెలంగాణ బీసీ మహాసభ వ్యవస్థాపక అధ్యక్షుడు కొమ్ము శ్రీనివాస్‌యాదవ్ పిలుపునిచ్చారు. మండల కేంద్రంలో బుధవారం సాయంత్రం బీసీ మహాధర్నా సన్నాహక సమావేశం నిర్వహించారు. బీసీ సంఘం మండల ప్రధాన కార్యదర్శి మూడ రవి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి శ్రీనివాస్‌యాదవ్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్రోళ్ల రాఘవేందర్, ఎంపీటీసీల సంఘం జిల్లా మాజీ కార్యదర్శి గోపాల్ హాజరయ్యారు. ఈసందర్భంగా మహాధర్నాకు సంబంధించి రూపొందించిన కరపత్రాలు, వాల్‌పోస్టర్లు జెండాలను నాయకులతో కలిసి ఆవిష్కరించారు.

# బీజేపీతోనే సమగ్రాభివృద్ధి

షాద్‌నగర్ అర్బన్, సెప్టెంబరు 25: దేశ సమగ్రాభివృద్ధి, సంక్షేమం, భద్రత కోసం బీజేపీ సభ్యత్వాన్ని తీసుకోవాలని పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నెల్లి శ్రీవర్ధన్‌రెడ్డి, అందె బాబయ్యలు కోరారు. దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతిని పురస్కరించుకుని బుధవారం షాద్‌నగర్ పట్టణంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక క్రిస్టియన్ కాలనీలో పర్యటిస్తూ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కొనసాగించారు. కమ్మరి భూపాలాచారి, చెట్ల వెంకటేష్, ప్యాట ఆశోక్, మల్చలం మురళి, మఠం రుషికేష్, లక్ష్మీకాంత్‌రెడ్డి, బాల్‌రెడ్డి, నర్సింహా, మేల్లేష్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.



షాద్‌నగర్ అర్బన్ : సభ్యత్వ నమోదులో నాయకులు

**పార్టీ బలోపేతానికి కృషి చేయాలి**

శంకర్‌పల్లి : బీజేపీ బలోపేతానికి కార్యకర్తలు మరింతగా కృషి చేయాలని శంకర్‌పల్లి మున్సిపల్ అధ్యక్షుడు బీర్ల సురేష్ తెలిపారు. శంకర్‌పల్లి మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో నాయకులతో కలిసి సభ్యత్వ నమోదు చేయించారు. ప్రధాన కార్యదర్శి రాజ్‌కుమార్, సీనియర్ నాయకులు పండిత్‌రావు, మహేందర్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, వెంకటేష్, ప్రభాకర్‌రెడ్డి, జంగయ్య, వెంకటేశం, నరేందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

## దీన్‌దయాల్ ఆశయ సాధనకు కృషి చేయాలి



శంకర్‌పల్లి : దీన్‌దయాల్ చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న బీజేపీ నాయకులు

యాచారం/శంకర్‌పల్లి, సెప్టెంబరు 25 : పండిట్ దీన్‌దయాల్ ఆశయ సాధనకు యువత కృషి చేయాలని బీజేపీ మండలాధ్యక్షుడు తాండ్ర రవీందర్ చెప్పారు. దీన్‌దయాల్ జయంతి సందర్భంగా బుధవారం యాచారం మండల కేంద్రంలో ఆయన చిత్రపటానికి బీజేపీ కార్యకర్తలు పూలమాలలువేసి నివాళులర్పించారు. నాయకులు ప్రదీప్‌చారి, జి.జంగయ్య గౌడ్, పాండురెడ్డి, బీరప్ప, నరేష్ ఉన్నారు. దీన్ దయాల్ ఉపాధ్యాయ దేశానికి చేసిన సేవలు మరువలేనివని బీజేపీ శంకర్‌పల్లి పట్టణాధ్యక్షుడు బీర్ల సురేష్ అన్నారు. పట్టణంలో ఆయన చిత్రపటానికి నాయకులతో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు. నాయకులు రాజ్‌కుమార్, శ్రీకాంత్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, మధుమోహన్‌రెడ్డి, వెంకటేష్ తదితరులు ఉన్నారు.

## సంక్షిప్తంగా..

**కందుకూరు** : మండలంలోని నేదునూరు మోడల్ పాఠశాల ప్రిన్సిపాల్ విష్ణుప్రియను కాంగ్రెస్ నాయకులు మర్యాద పూర్వకంగా కలిశారు. పాఠశాలలో విద్యాప్రమాణాలు పెంచడం కోసం చర్యలు తీసుకుంటున్నామన్నారు. మాజీ వైస్ ఎంపీపీ గంగుల శమంతప్రభాకర్‌రెడ్డి, నాయకులు ఎండీ ఆఫ్జల్, దర్శన్, రాములు, ఎండీ అజారుద్దీన్ సురేష్ తదితరులున్నారు.

**కందుకూరు** : కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈనెల 30న తలపెట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భూపాల్ కోరారు. మండల కేంద్రంలో తలకొండపల్లి, కందుకూరు, మహేశ్వరం, ఆమనగల్లు మండలాలకు చెందిన పార్టీ కన్వీనర్ల సమావేశం అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 30న రాష్ట్ర కార్మికశాఖ కమిషనర్ కార్యాలయం ముట్టడించాలని తలపెట్టామన్నారు. చంద్రమోహన్, శేఖర్, కవిత తదితరులున్నారు.

**తలకొండపల్లి** : గట్టిప్పలపల్లికి చెందిన చంద్రమ్మ ఇంటి నిర్మాణానికి ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, మాజీ జడ్పీటీసీ ఉప్పల వెంకటేష్ చేయూతనందించారు. ఇంటి నిర్మాణం ఆగిపోయి ఇబ్బందులు పడుతున్న చంద్రమ్మ వెంకటేశ్‌ను కలిసి సమస్యను వివరించింది. స్పందించిన వెంకటేశ్ ఇంటి నిర్మాణానికి సంబంధించిన మెటీరియల్‌ను సమకూర్చారు. ట్రస్టు సభ్యుడు ముకురాల అశోక్‌గౌడ్ వాటిని చంద్రమ్మకు అందజేశారు. కృష్ణ, అంజనేయులుగౌడ్, నగేశ్ తదితరులు పాల్గొన్నారు.

**ఆమనగల్లు** : పట్టణంలోని గిరిజన బాలికల వసతి గృహాన్ని తహసీల్దార్ లలిత తనిఖీ చేశారు. రికార్డులు, పరిసరాలు, గదులు, మరుగుదొడ్లు, మూత్రశాలలను పరిశీలించారు. విద్యార్థినులకు సిద్ధం చేసిన వంటకాలను పరిశీలించారు. మెనూ ప్రకారం భోజనం అందించాలని వసతి గృహ సంక్షేమాధికారి గోపాల్‌కు ఆదేశించారు.

**ఆమనగల్లు** : ఆమనగల్లు ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను డీసీహెచ్ఎస్ అధికారి రాజు ఆకస్మిక తనిఖీ చేశారు. రికార్డులు, పరిసరాలు, మందుల నిల్వలను పరిశీలించారు. రోగులతో మాట్లాడి ఆసుపత్రి సేవలపై ఆరా తీశారు.

**మాడ్గుల** : మండలంలోని పలు గ్రామాల్లో ఓటర్ లిస్టులో చనిపోయిన వారిపేర్లను మళ్లీ ప్రచురిస్తున్నారని, వారి పేర్లను తొలగించాలని, ఒకే కుటుంబంలోని వ్యక్తుల పేర్లు వేర్వేరు వార్డుల్లో ఉన్నాయని వెంటనే సరిచేయాలని కాంగ్రెస్ నాయకులు వడ్డేపల్లి నవీన్‌గౌడ్ ఎమ్మెల్యే నారాయణరెడ్డికి వినతిపత్రం అందచేశారు. దాంతో ఎమ్మెల్యే ఇబ్రహీంపట్నం ఆర్డీవోకు తెలుపగా కార్యాలయంలో ఏవో నర్సయ్యకు నాయకులు వినతిపత్రం ఇచ్చారు.

**శంకర్‌పల్లి** : మీర్జాగూడ గ్రామ పంచాయితీ రికార్డులను శంకర్‌పల్లి ఎంపీడీవో వెంకయ్యగౌడ్, మండల పంచాయితీ అధికారి గిరిరాజ్‌లు నార్సింగ్ మున్సిపల్ అధికారులకు అప్పగించారు. ఈమేరకు కమిషనర్ కృష్ణమోహన్‌రెడ్డికి మీర్జాగూడ గ్రామ పంచాయితీ రికార్డులను వారు అందజేశారు. కాగా, మీర్జాగూడ శంకర్‌పల్లి మండల పరిషత్ పాలన నుంచి నార్సింగ్ మున్సిపాలిటీకి వెళ్లనుంది.

**కేశంపేట** : గర్భిణీలు, బాలింతలు, కిశోర బాలికలు సమతుల ఆహారం తీసుకోవాలని మండల అంగన్‌వాడీ సూపర్‌వైజర్ దివ్యాసింగ్ సూచించారు. కాకునూర్‌లో పోషన్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. అంగన్‌వాడీ టీచర్లు మాధవి, మంజుల, ఏఎన్ఎం, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

**తలకొండపల్లి** : సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని బీఆర్ఎస్ జిల్లా నాయకులు భాస్కర్‌రెడ్డి, మాజీ సర్పంచ్ స్వప్నలు కోరారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే చాలా వరకు వ్యాధులు దరి చేరవన్నారు. మండలంలోని చెన్నారంలో బుధవారం ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ వెంకటేష్, హైదరాబాద్ కామినేని ఆసుపత్రి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత కంటి వైద్యశిబిరాన్ని వారు ప్రారంభించి మాట్లాడారు. డాక్టర్ అఖిల్, అనిల్ వైద్యసిబ్బంది 171 మందికి వైద్యపరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. రమేష్, ఆనంద్, లింగారెడ్డి, మల్లయ్య, బుచ్చిరెడ్డి, మల్యానాయక్, నర్సింహా, కార్యదర్శి రాజునాయక్ తదితరులున్నారు.

**శంషాబాద్** : ఈ నెల 27న చేపట్టే చలో హైదరాబాద్ విద్యార్థి మహాగర్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ప్రణయ్ పిలుపునిచ్చారు. శంషాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

## క్రైం కార్నర్

### విద్యుదాఘాతంతో కార్మికుడు మృతి

నందిగామ, సెప్టెంబరు 25: నందిగామ పోలీస్‌స్టేషన్ పరిధిలోని అయ్యప్పటెంపుల్ శివారులోని నూతనంగా నిర్మిస్తున్న షెడ్డులో వెల్డింగ్ పనులు చేస్తుండగా విద్యుత్ షాక్‌తో కార్మికుడు మృతిచెందిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని ఐడీపీఎల్ కాలనీకి చెందిన షాకీర్ సయ్యద్(35) కొన్నేళ్లుగా వెల్డింగ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. బుధవారం నందిగామ శివారులో నూతనంగా నిర్మిస్తున్న షెడ్డులో వెల్డింగ్ పనులు చేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. దాంతో చికిత్స నిమిత్తం ఉస్మానియాకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తామని ఇన్‌స్పెక్టర్ ప్రసాద్ తెలిపారు. కాగా, షాకీర్ కుటుంబాన్ని యాజమాన్యం ఆదుకోవాలని కార్మికసంఘం నాయకులు డిమాండ్ చేశారు. పరిశ్రమలో కార్మికులకు ఎలాంటి రక్షణ పరికరాలు అందుబాటులో లేకపోవడంతోనే నిత్యం తీవ్రంగా గాయపడుతున్నారని, మృతి చెందుతున్నారని నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

### బస్సులో నుంచి పడి మహిళ..



పెద్దయాదమ్మ

ఆమనగల్లు, సెప్టెంబరు 25 : ఆర్టీసీ బస్సులో నుంచి పడి ఓ మహిళ మృతిచెందింది. ఆమనగల్లు పట్టణ సమీపంలోని సురసముద్ర చెరువు మూల మలుపు వద్ద ఈ ఘటన బుధవారం చోటుచేసుకుంది. ఎస్సై బి.వెంకటేష్ తెలిపిన వివరాల మేరకు.. తలకొండపల్లి మండలం చుక్కాపూర్ గ్రామానికి చెందిన కడారి పెద్దయాదమ్మ(85) సామాను కొనుగోలుకు ఆమనగల్లుకు వచ్చింది. తిరుగు ప్రయాణంలో షాద్‌నగర్ ఆర్టీసీ బస్సులో చుక్కాపూర్‌కు బయలుదేరింది. ఆమనగల్లు సురసముద్రం చెరువుకట్ట మూలమలుపు వద్దకు బస్సు చేరుకోగానే కండక్టర్ సీటు వద్ద నిలబడిన యాదమ్మ తన వద్ద ఉంచిన సంచిలోని సామాను కిందపడటంతో సరిచేసుకునేందుకు యత్నించింది. దాంతో పట్టుతప్పి యాదమ్మ బస్సులోంచి కిందపడింది. కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించింది. మృతిచెందిన యాదమ్మకు భర్త చిన్నజంగయ్య, కుమారులున్నారు.

## ప్రభుత్వాసుపత్రి ఏర్పాటు చేయాలని ఆరోగ్య శాఖ మంత్రికి వినతి



వినతిపత్రం ఇస్తున్న నాయకులు

తలకొండపల్లి, సెప్టెంబరు 25 : మండలంలోని వెల్జాలలో ప్రభుత్వాసుపత్రి ఏర్పాటు చేయాలని గ్రామస్తులు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహను కోరారు. ఈ మేరకు బుధవారం మంత్రిని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కాంగ్రెస్ నాయకులు మంత్రిని కలిసి వినతిపత్రం అందించారు. గ్రామంలో ఆసుపత్రి లేక గ్రామస్తులు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారని మంత్రికి వివరించారు. వెల్జాలలో ప్రభుత్వ ఆసుపత్రి ఏర్పాటు చేస్తే 15గ్రామాల ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని చెప్పారు. మంత్రి సానుకూలంగా స్పందించినట్లు కాంగ్రెస్ నాయకులు చెప్పారు. నాయకులు వెంకటరెడ్డి, అశోక్‌బాబు, కృష్ణయ్యగౌడ్, ఎండీ ఆరిఫ్, మల్లేష్, లక్ష్మణ్ తదితరులున్నారు.

## విపత్తులను సమర్ధవంతంగా ఎదుర్కోవాలి



ఫైర్ ఇంజన్ వాహనాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

షాద్‌నగర్, సెప్టెంబరు 25: ప్రకృతి విపత్తులు, అగ్నిప్రమాదాలను ఫైర్ స్టేషన్ సిబ్బంది సమర్థవంతంగా ఎదుర్కోవాలని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సూచించారు. బుధవారం షాద్‌నగర్ పట్టణ అగ్నిమాపక కేంద్రంలో కోటి రూపాయలతో కొనుగోలు చేసిన అత్యాధునిక అగ్నిమాపక వాహనాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అగ్నిప్రమాదాల నివారణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు. పట్టణంలోని అగ్నిమాపక కేంద్రానికి నూతన భవనం నిర్మించేందుకు కృషి చేస్తానని తెలిపారు. పారిశ్రామిక వాడగా గుర్తింపు పొందిన షాద్‌నగర్ నియోజకవర్గంలోని పరిశ్రమలలో అగ్ని ప్రమాదాలను నివారించేందుకు అత్యాధునిక ఇంజన్ సౌకర్యం గల వాహనాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందజేసిందన్నారు.

**పాడి రైతులకు అండగా ప్రభుత్వం**

షాద్‌నగర్ అర్బన్, సెప్టెంబరు 25: పాడి రైతులకు అండగా ప్రభుత్వం నిలుస్తుందని, పెండింగ్ బిల్లుల పంపిణీ కొరకు రూ.50 కోట్లు విడుదల చేసిందని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తెలిపారు. విజయ డెయిరీ నుంచి బిల్లులు రావడం లేదని రైతుల ఆవేదనపై స్పందించిన ఎమ్మెల్యే ఇటీవల షాద్‌నగర్ పాలశీతలీకరణ కేంద్రానికి వెళ్లి రైతులతో సమీక్ష నిర్వహించారు. సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. పెండింగ్ బిల్లులు చెల్లించాలని రేవంత్‌రెడ్డికి తెలపడంతో రూ.50కోట్లు విడుదల చేశారు. దాంతో బుధవారం పాడి రైతులు, విజయ డెయిరీ అధికారులు ఎమ్మెల్యే శంకర్‌ను కలిసి సన్మానించి, కృతజ్ఞతలు తెలిపారు. విజయ డెయిరీ డిప్యూటీ డైరెక్టర్ శివాల్కర్ యాదవ్, మేనేజర్ సురేష్, పాడి రైతులు వెంకట నర్సింహారెడ్డి, శేఖర్‌రెడ్డి, పెంటయ్య, నర్సింహా, పురుషోత్తంరెడ్డి, రాజు తదితరులున్నారు.

## రోడ్డు నిర్మాణ పనులు నాణ్యతగా చేపట్టాలి

కడ్తాల, సెప్టెంబరు 25: రోడ్డు నిర్మాణ పనులు నాణ్యతగా, వేగవంతంగా చేపట్టాలని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కోరారు. వంపుగూడ, చెల్లంపల్లి మధ్య నిర్మిస్తున్న డబుల్‌రోడ్ విస్తరణ పనులను ఆయన బుధవారం పరిశీలించారు. పనులు గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. రెండు గ్రామాల్లో రోడ్డుననుసరించి డ్రైనేజీ నిర్మించాలని, అవసరమైతే మరిన్ని నిధులు మంజూరు చేయిస్తానని తెలిపారు. పీసీసీ సభ్యుడు శ్రీనివాస్‌గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సింహా, డీసీసీ అధికార ప్రతినిధి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ సర్పంచులు పర్వతాలు, నరేందర్, మాజీ ఎంపీటీసీలు మహేందర్‌రెడ్డి, రాములు, నాయకులు సురేందర్‌రెడ్డి, చేగూరి వెంకటేశ్, బీచ్యనాయక్, భాస్కర్‌రెడ్డి, రాజేందర్‌గౌడ్, జహంగీర్‌బాబా, జహంగీర్‌అలీ, రాంచందర్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.

## విద్యుత్ సమస్య పరిష్కారానికి చర్యలు



విద్యుత్ సమస్యను పరిశీలిస్తున్న ఏడీఈ శ్రీనివాస్

తలకొండపలి, సెప్టెంబరు 25 : మండల పరిధిలోని చుక్కాపూర్‌లో విద్యుత్ సమస్య పరిష్కారానికి అధికారులు చర్యలు చేపట్టారు. చినుకు పడితే గ్రామాల్లో చీకటి అంటూ గ్రామస్తులు మంగళవారం గ్రామస్తులు స్థానిక సబ్‌స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ నేపథ్యంలో విద్యుత్ శాఖ అధికారులు సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టారు. డీఈ రాజారామ్ ఆదేశానుసారంగా ఆమనగల్లు ఏడీ శ్రీనివాస్ సిబ్బందితో గ్రామాన్ని సందర్శించారు. రాత్రంతా గ్రామంలోనే ఉండి విద్యుత్ సరఫరాలో అంతరాయానికి గల కారణాలను తెలుసుకున్నారు. వారంరోజుల్లో సమస్య పరిష్కరిస్తామన్నారు.